క్లుప్తంగా

పేదలను ఆదుకునేందుకు సేవలు



వెంకటరమణకు ఆర్థిక సాయం చేస్తున్న ట్రస్ట్ ఫౌండర్ బాబూరావు

మలికిపురం: గుడిమెళ్లంక గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి కడలి బాబూరావు తన తల్లిదండ్రులు అయిన కడలి సుభద్ర నరసింహమూర్తి పేరుతో చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. గురువారం ఈ ట్రస్ట్ ఆవిర్భావ సభలో పలువురికి ఆర్థిక సాయం అందించారు. కడలి వెంకటరమణకు రూ.10 వేలు, ఇరువురు యువకులు సంక్రాంతికి హైదరాబాద్ నుంచి వస్తూ ప్రమాదానికి గురికావడంతో వైద్య ఖర్చుల నిమిత్తం సొమ్ము అందించారు. ట్రస్ట్ ఫౌండర్ బాబూరావు మాట్లాడుతూ గ్రామంలో పేదలకు సాయం అందించేందుకు ఈ ట్రస్ట్ ఏర్పాటు చేశామన్నారు. దంతులూరి శ్రీహరివర్మ, కట్టా పూర్ణ సత్యనారాయణ మూర్తి, కడలి మోహన రావు, దొంగ సత్యనారాయణ, కుడుపూడి గోపాలకృష్ణ, కడలి సత్యనారాయణ, గుబ్బల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కళాత్మకంగా బొమ్మల కొలువు



ప్రియదర్శినిలో బొమ్మల కొలువును సందర్శించిన శిల్పి వుడయార్ తదితరులు

కొత్తపేట: బొమ్మల సేకరణే కాదు.. వాటి ప్రదర్శన సైతం అపురూపం అని ప్రముఖ అంతర్జాతీయ శిల్పి డాక్టర్ డి. రాజ్‌కుమార్ వుడయార్ అన్నారు. సంక్రాంతి సందర్భంగా స్థానిక ప్రియదర్శినీ బాలవిహార్‌లో కరస్పాండెంట్ అద్దంకి బుద్ధచంద్రదేవ్ ఆధ్వర్యంలో మెగా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. దీనిని గురువారం స్థానిక శిల్పి రాజకుమార్ వుడయార్‌తో పాటు కళాసాహితీ అధ్యక్షుడు పెన్మెత్స హరిహరదేవళరాజు, తాలూకా ప్రభుత్వ పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు ఏడిద సత్తిరాజు, ప్రముఖ కవి, రచయిత షేక్ గౌస్ తదితరులు సందర్శించారు. వారు మాట్లాడుతూ దశాబ్దాలుగా బొమ్మలను సేకరించడం ఒక ఎత్తయితే, వాటిని ఒకచోట కళాత్మకంగా కొలువుదీర్చడం అభినందనీయమన్నారు. ఈ ఏర్పాటుకు కీలకమైన బుద్ధుడు మాస్టారు అభినందనీయులన్నారు.

తీర్థంలో వివాదం

మామిడికుదురు: తీర్థంలో జరిగిన చిన్నపాటి వివాదం దాడికి దారి తీసింది. ఈ నేపథ్యంలో మామిడికుదురుకు చెందిన కొందరు యువకులు దారికాచి చాకుతో తనపై దాడి చేశారని బాధితుడు మోడా గోపి అన్నారు. తీవ్రంగా గాయపడిన గోపి రాజోలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విజయవాడకు చెందిన బాధితుడు గోపి పెదపట్నంలంక బంధువుల ఇంటికి వచ్చాడు. అతను తన బంధువు గుండిపూడికి చెందిన మోడా శివతో కలసి తీర్థానికి వచ్చారు. అక్కడ ఈ ఇద్దరి పట్ల మామిడికుదురుకు చెందిన యువకులు అమర్యాదగా ప్రవర్తించారని వారంటున్నారు. స్థానికులు సర్ది చెప్పడంతో అక్కడ వివాదం సద్దుమణిగింది. అక్కడి నుంచి వచ్చేసిన మామిడికుదురు యువకులు సెంటర్‌లో కాపు కాచి దాడికి పాల్పడ్డారని బాధితుడు గోపి తెలిపాడు. ఈ దాడిలో శివ కూడా స్వల్పంగా గాయపడ్డాడు. దీనిపై పోలీసులు పరిశీలన చేస్తున్నారు.

క్షత్రియ ఆత్మీయ సమ్మేళనం



క్షత్రియ ఆత్మీయ సమ్మేళనంలో ప్రముఖులకు సత్కారం

సఖినేటిపల్లి: స్థానిక అల్లూరి సీతారామరాజు క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి పండగలను పురస్కరించుకుని గురువారం క్షత్రియ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన ఎన్‌సీసీ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ రుద్రరాజు సుబ్బరాజు, రిటైర్డ్ లైబ్రేరియన్ ఇందుకూరి వెంకటపతి రాజు పర్యవేక్షణలో దీనిని ఏర్పాటు చేశారు. ఆయా రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన ప్రముఖులు రుద్రరాజు చిన్న వెంకటరాజు, ఉయ్యూరు వెంకట సుబ్బరాజు, బుద్ధరాజు సుబ్బరాజు, రుద్రరాజు రామరాజులను, మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, ప్రముఖులు జంపన బుజ్జిరాజు, పెన్మెత్స సుబ్బరాజు, గాదిరాజు కృష్ణంరాజు, అల్లూరి శ్రీనివాసరాజు, ఇందుకూరి సుబ్బరాజులను క్షత్రియ సేవా సమితి సభ్యులు ఘనంగా సత్కరించారు.

నేడు విద్యుత్ అంతరాయం

ఆలమూరు: చొప్పెల్ల, ఆలమూరు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని రామచంద్రపురం ఈఈ కె.రత్నాలరావు అన్నారు. విద్యుత్ లైన్ల మరమ్మతుల దృష్ట్యా మడికి, నాగులపేట, చిలకలపాడు, మల్లవానితోటగ్రామాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకూ సరఫరా నిలిపివేస్తామన్నారు.



అంబాజీపేటలో కలసిన పూర్వ విద్యార్థులు



పుల్లేటికుర్రులో...



ఆలమూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో..

ఆనాటి హృదయాల.. ఆనంద గీతం

అంబాజీపేట/ మామిడికుదుర్రు/ సఖినేటిపల్లి/ మలికిపురం/ అయినవిల్లి/ ఆలమూరు: భోగి మంటల్లా కల్మషం లేని పలకరింపులు... సంక్రాంతిలా సరదా ముచ్చట్లు.. కనుమలా ఘాటైన ఘుమఘుమలు.. ఇంద్ర ధనస్సులా క్షణక్షణం ఆనందాల హరివిల్లులు.. ఆప్యాయతల పొదరిల్లుపై రంగవల్లిలాంటి అనురాగాలు.. ఇవీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో కనిపించిన దృశ్యాలు. అలనాటి మధుర జ్ఞాపకాలు నెమరవేసుకుంటూ ఈ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పుల్లేటికుర్రులో 1999-20లో పదో తరగతి చదివిన విద్యార్థులు గురువారం కలుసుకున్నారు. 25 ఏళ్ల తరువాత ఆ పాఠశాలలోనే కలుసుకుని అలనాటి జ్ఞాపకాలు నెమరవేసుకున్నారు. అలాగే అంబాజీపేట జెడ్పీ హైస్కూల్‌లో చదివిన 2001-02 బ్యాచ్ పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అట్టహాసంగా జరిగింది. ఈదరాడ జెడ్పీ హైస్కూల్‌లో 1997-98లో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు, 2003-04లో మొగలికుదురు జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి చదువుకున్న విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తమకు విద్య నేర్పిన గురువులను ఘనంగా సత్కరించుకున్నారు. ఆనందంగా గడిపారు. సఖినేటిపల్లి లూథరన్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో 1990-91 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆ పాఠశాలలోనే కలుసుకుని సందడి చేశారు. పాఠశాల హెచ్‌ఎం గెద్దం రమేష్‌బాబు, సర్పంచ్ గొల్లమందల చిట్టిబాబు, స్కూల్ స్టాఫ్ దొండపాటి సువర్ణరత్నం, పూర్వ విద్యార్థులు బషీరున్నీసా బేగం, రంజిత్ కుమార్, కామేశ్వరరావు, బెల్లంకొండ నాగేశ్వరరావు, పులగం రమేష్ పాల్గొన్నారు. మలికిపురంలోని ఏఎఫ్‌డీటీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో 2004-05లో పదో తరగతి చదివిన విద్యార్థుల సమ్మేళనం జరిగింది. కరస్పాండెంట్ మంగెన సత్యనారాయణ మూర్తి, ఉపాధ్యాయులతో పాటు 120 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ముక్తేశ్వరం జెడ్పీ హైస్కూల్‌లో 1998-99లో చదివిన పదో తరగతి విద్యార్థులు ఒకచోట చేరి సందడి చేశారు. ఉపాధ్యాయులను సత్కరించారు. ఆలమూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన 1995-96 బ్యాచ్‌కు చెందిన 68 మంది విద్యార్థుల సమ్మేళనం అదే పాఠశాలలో జరిగింది. పూర్వ విద్యార్థులు గోళ్ల అశోక్‌కుమార్, లంక శ్రీనివాసు, అయితిరెడ్డి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



ఈదరాడలో..



మొగలికుదురులో..



సఖినేటిపల్లి లూథరన్ ఉన్నత పాఠశాలలో..



మలికిపురంలో 2004-05 బ్యాచ్ విద్యార్థులు



ముక్తేశ్వరం జెడ్పీ హైస్కూల్‌లో..

అదో గౌరవం కోసమే..

ఓడిన కోడికి యమ డిమాండ్



పందెంలో తలపడుతున్న కోళ్లు

కొత్తపేట: సంక్రాంతి కోడి పందేల్లో 'కోస'కు యమ డిమాండ్ ఉంటోంది. పండగ సందర్భంగా మూడు, నాలుగు రోజులు కోడి పందేలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పందేల్లో ఓడిపోయిన కోడిని 'కోస' అంటారు. సంక్రాంతి సీజన్‌కు ముందు పందెం కోడి పుంజులకు సుమారు 4, 5 నెలల పాటు ఎన్నో పోషక విలువలున్న ఆహారం పెట్టి దట్టంగా మేపుతారు. ఒక్కో పుంజు 3 కిలోల నుంచి 8 కిలోల వరకూ బరువుతో తయారయ్యాక వాటిని పందెం రాయుళ్లు బరుల్లో దింపుతారు. పందేల్లో ప్రధానంగా కాకి, డేగ, నెమలి, పరదా, పచ్చకాకి, పిట్టమారు, రసంగి, తీతువా మైయిలా, సింగాలి వంటి రకాల పుంజులను బరిలో దింపుతుంటారు. రంగు రకాన్ని బట్టి ఒక్కో పుంజును రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ కొంటారు. ఎక్కువగా పచ్చకాకి, డేగ వంటి రకం పుంజుల కాళ్లకు కత్తులు కట్టి పందేలకు పెడతారు. వీటిల్లో ఓడిన కోడిని గెలిచిన కోడికి సంబంధించిన పందెం రాయుడు తీసుకుపోతాడు. ఇవి బలవర్ధకమైనవనే ఉద్దేశంతో పలువురు ఈ కోస మాంసం కోసం ఎగబడుతుంటారు. ఇదే అదనుగా 5 కిలోల కోసను రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకూ విక్రయిస్తుంటారు. కొనుగోలుదార్లు కూడా తగ్గేదేలే.. అన్నట్టుగా ఎంత రేటయినా కోసను కొనేందుకు ఎగబడ్డారు. ఈ కోడి (కోస)ని కొనుగోలు చేయడం కొందరు గొప్పదనంగా భావిస్తారు. సంక్రాంతికి కోస తినకపోతే అవమానంగా భావించే వారు కూడా ఉన్నారు. అలా పండగకు తమ ఇంటికి వచ్చిన బంధుమిత్రులకు కోస మాంసంతో పసందైన విందు ఇచ్చారు. పందెం బరులు ఏర్పాటు చేసిన నిర్వాహకులు మాత్రం రాజకీయ నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న ఉన్నతాధికారులకు 5 నుంచి 7 కిలోల బరువున్న కోసలను పంపించి వారిని ప్రసన్నం చేసుకున్నారు. కొందరు తమకు ఎంతో ఇష్టమైన స్నేహితుల కోసం ఖరీదైన కోసలను కొని ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

కలసి ఉంటే కలదు సుఖం



జి.అగ్రహారంలో మూడు తరాలకు చెందిన కుటుంబ సభ్యులు

అంబాజీపేట: అందరూ కలిస్తే ఆ ఆనందం వేరు.. సంక్రాంతి పండగ మూడు తరాల వారిని దగ్గర చేసింది. గంగలకుర్రు అగ్రహారానికి చెందిన మట్టపర్తి సుబ్రహ్మణ్యం, సత్యనారాయణమ్మ దంపతుల కుమారులు మట్టపర్తి చిన్నయ్య శెట్టి, నాగేంద్రప్రసాద్, సాయిరామ్, సూర్యప్రకాష్, చంద్రశేఖర్ కుటుంబీకులు మూడు తరాలకు చెందిన వారంతా కలసి సంతోషంగా గడిపారు. అన్నదమ్ములు, తోడికోడళ్లు, ఆడపడుచులు, బావలు, అల్లుళ్లు, కోడళ్లు, మనుమలు, మనుమరాళ్లు అందరూ కలిసి సరదగా గడిపారు. అమెరికా, వైజాగ్ తదితర ప్రాంతాల నుంచి ఇక్కడకు రావడంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది.

ఘనంగా ప్రభల తీర్థం



అయినవిల్లిలో ప్రభలు

అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వర స్వామివారి ఆలయం వద్ద ప్రభలు కొలువు దీరాయి. ఆలయ ప్రాంగణంలో భక్తుల దర్శనార్థం ప్రభలను ఉంచారు. అలాగే నేదునూరు, వెలువలపల్లి, మడుపల్లి, చింతనలంక, వీరవల్లిపాలెం, కె.జగన్నాథపురం, మాగం, సిరిపల్లి, విలస తదితర గ్రామాల్లోని ఆలయాల వద్ద భక్తుల దర్శనం కోసం ప్రభలను ఉంచారు. అక్కడ భక్తులు పూజలు నిర్వహించారు.

వైభవంగా తీర్థ మహోత్సవాలు



పెదపళ్లలో పోలేరమ్మ వారు

ఆలమూరు: మండలంలో గ్రామ దేవతల తీర్థ మహోత్సవాలు గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. పెదపళ్లలో పోలేరమ్మ, చొప్పెల్లలో దానాలమ్మ, గుమ్మిలేరులో ఉరదాలమ్మ, దండు గంగమ్మ అమ్మవార్ల జాతర, తీర్థ మహోత్సవాలను ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఆయా ఆలయ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాలకు పరిసర ప్రాంతాల భక్తులు విచ్చేసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. మహిళలు పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలను సమర్పించారు. ఆలయం, పరిసరాల్లో ఏర్పాటు చేసిన విద్యుద్దీలంకరణలు ఆకట్టుకున్నాయి. ఉరదాలమ్మ ఆలయంలో బుధవారం రాత్రి నిర్వహించిన జాతరలో గరగ నృత్యాలు, విచిత్ర వేషధారణలు, సన్నాయి, బ్యాండు మేళాలు, శక్తి వేషాలు, తీన్‌మార్ తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

ఆకట్టుకున్న ప్రభలు

పెదపళ్లలో శ్రీపోలేరమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రభల ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకర్షించింది. శివ పార్వతులు కొలువై ఉన్న ప్రభలకు గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయం వెలుపల ప్రదర్శనగా ఉంచిన ప్రభలను దర్శించుకున్న భక్తులు అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పోలేరమ్మను దర్శించుకుని నైవేద్యాలు సమర్పించారు.

సఖినేటిపల్లి: అంతర్వేదికరలో కనక ముత్యాలమ్మ, కనక దుర్గమ్మ అమ్మవార్లను రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ దర్శించుకున్నారు. అమ్మవార్ల తీర్థ మహోత్సవాలు పురస్కరించుకుని పూజలు చేశారు. అలాగే రామేశ్వరం పాటబల్ల వారి గ్రూపులో నూకాలమ్మ తీర్థ మహోత్సవాలు జరిగాయి.

బాధితురాలికి ఆర్థిక సాయం



బాధితురాలికి సాయం చేస్తున్న కాశీ అన్నపూర్ణాదేవి సేవా సంస్థ సభ్యులు

రావులపాలెం: ఓ బాధితురాలికి స్థానిక కాశీ అన్నపూర్ణాదేవి సేవా సంస్థ సభ్యులు గురువారం రూ. 12,500 సాయం చేశారు. దేవరపల్లి గ్రామానికి చెందిన కోలా దుర్గ (29) రెండు కిడ్నీలు పాడైతే, ఆమె తండ్రి కిడ్నీ దానం చేయడంతో ఆపరేషన్ చేశారు. ఇది సక్సెస్ కాకపోవడంతో మళ్లీ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించారు. ఆర్థిక స్థోమత లేకపోయినా ఇప్పటి వరకూ సుమారు రూ. 25 లక్షలు ఖర్చు పెట్టారు. దీంతో స్థానిక కాశీ అన్నపూర్ణా దేవి సేవా సంస్థ సభ్యులు స్పందించి దేవరపల్లిలో దుర్గ ఇంటికి వెళ్లి పైసాయం చేశారు.

సురక్షిత డ్రైవింగ్‌తో ప్రమాదాల నివారణ



రోడ్డు భద్రతా అంశాలపై అవగాహన కల్పిస్తున్న ఎంవీఐ శ్రీనివాస్

రావులపాలెం: సురక్షితమైన డ్రైవింగ్‌తో ప్రమాదాలను నివారించవచ్చని ఎంవీఐ ఓలేటి శ్రీనివాస్ అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా గురువారం స్థానిక బస్టాండ్‌లో డిపో మేనేజర్ జీజీవీ రమణ అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి ఎంవీఐ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 85 శాతం ప్రమాదాలు మానవ తప్పిదాల వల్ల జరుగుతాయని, 10 శాతం వాహనం ఫిటినెస్, 5 శాతం వాతావరణ పరిస్థితుల కారణంగా ఉంటాయన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే మొదటి గంటలోనే (గోల్డెన్ అవర్) క్షతగాత్రులను దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కు తీసుకువెళ్లాలని సూచించారు. దూర ప్రాంత సర్వీసులకు వెళ్లే డ్రైవర్లు రాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజాము నాలుగు గంటల మధ్య సమయంలో ముఖం కడుక్కుని టీ తాగి బయలుదేరాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ అచ్యుతాంబ, గ్యారేజ్ ఇన్‌చార్జ్ రాజు, సెక్యూరిటీ హెడ్ రామలింగేశ్వరరావు, వివిధ యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు



సీఆర్‌సీ సంక్రాంతి సంబరాల్లో డ్యాన్స్ చేస్తున్న యువత

రావులపాలెం: స్థానిక పోతంశెట్టి రామిరెడ్డి పార్కు వద్ద సీఆర్‌సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేమన జయంతి, సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. గురువారం సాయంత్రం సంబరాల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పార్కులో ఏర్పాటు చేసి ఎగ్జిబిషన్, చిన్నారుల నృత్యాలు, డ్యాన్స్ ప్రదర్శన తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ముందుకు సాగుదామా

- వెదజల్లడం, డ్రమ్‌సీడర్‌తో అధిక దిగుబడులు
- సమయం, ఖర్చు ఆదా

అంబాజీపేట: సాగులో ఖర్చులు పెరిగాయి.. ఒడిదొడుకులూ అధికమయ్యాయి.. ప్రకృతి వైపరీత్యాలూ వెంటాడుతున్నాయి.. అడుగడుగునా ఇబ్బందులు చికాకు పెడుతున్నాయి.. ఇలాంటి సమయంలో లాభసాటి సాగు చేయాలంటే సమయం ఆదాతో పాటు ఖర్చులు తప్పని సరిగా తగ్గించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వెదజల్లే పద్ధతిలో వరి సేద్యం చేస్తే ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకూ ఖర్చు తగ్గడమే కాకుండా సమయం కలసి వస్తుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. వెదజల్లే పద్ధతిలో చేతితో వెదజల్లడం, డ్రమ్ము సీడర్ విధానం అనే రెండు పద్ధతులు అవలంబించవచ్చని అధికారులు వివరిస్తున్నారు.

వరి నారుమడులు వేయని వారు వెదజల్లే పద్ధతిని చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు. మూడు నియోజకవర్గాలకు సంబంధించి కొత్తపేటలో 30,500, పి.గన్నవరం 22,250, రాజోలు 13,660 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. ఇప్పటి వరకూ 25 శాతం మాత్రమే వరి నాట్లు పడ్డాయి. నాట్లు ఆలస్యం కాకుండా ఉండాలంటే వెదజల్లు విధానం చేపట్టాలని అధికారులు చెబుతున్నారు.

వెదజల్లే పద్ధతి ఇలా..

పొలాన్ని 15 రోజుల ముందుగా దమ్ము చేసిన తరువాత విత్తడానికి నాలుగు రోజుల ముందు మరోసారి దమ్ము చేసి సమానంగా చదును చేసి మట్టి పేరుకున్న తర్వాత ప్రతి రెండు మీటర్లకు 20 సెంటీమీటర్ల కాలువ చేయాలి. 8 సాళ్ల పరికరంతో అయితే నీరు నిల్వ ఉండకూడదు. పూర్తిగా తీసి వేయాలి. నీరు ఎక్కువైతే బయటకు తీసేందుకు ఏర్పాటు చేయాలి. కాండం గట్టిగా ఉండి పడిపోని వరి రకాలను ఎంచుకోవాలి.



పసుపల్లిలో డ్రమ్ సీడర్‌తో వరినాట్లు వేస్తున్న రైతులు

డ్రమ్ సీడర్‌తో మేలు

డ్రమ్ము సీడర్‌కు నాలుగు ప్లాస్టిక్ డ్రమ్ములు ఉంటాయి. ప్రతి డ్రమ్ముకు 20 సెంటీ మీటర్ల ఎడంగా రంధ్రాలు చేయాలి. ఈ డ్రమ్ములో మొలకెత్తిన విత్తనాలను నింపి మూత బిగించాలి. గింజలు రాలడానికి వీలుగా డ్రమ్ములోని 3/4 వంతు మాత్రమే విత్తనాలు నింపాలి. ఈ డ్రమ్‌సీడర్ పొలంలో లాగితే 20 సెంటీమీటర్ల ఎడంగా గింజలు పడతాయి. ప్రతి 16 వరుసలకు అడుగు, వెడల్పు కాలిబాటలను ఏర్పాటు చేయాలి. తాడు లాగిన తరువాత డ్రమ్ లాగితే వరుసలు బాగా వస్తాయి.

ఎరువుల యాజమాన్యం

భాస్వరం, పొటాష్ ఎరువులను మాత్రమే దమ్ములో వేయాలి. నేరుగా విత్తుతాము కాబట్టి కలుపు బెడద ఎక్కువగా ఉంటుంది. అందుకని నత్రజని దమ్ములో వేయకూడదు. భాస్వరం మొత్తం దమ్ములో వేయాలి. పొటాష్‌ను మూడు భాగాలుగా విత్తిన 10-15 రోజులకు, 30-35 రోజులకు, 60-65 రోజులకు వేయాలి. మొక్కల మొదటి ఆకు పూర్తిగా విచ్చుకునే వరకు అంటే 7 నుంచి 10 రోజుల్లో ఆరుతడులు ఇవ్వాలి.

కలుపు నివారణకు చర్యలు



వెదజల్లడం, డ్రమ్ సీడర్‌తో వరి నాట్లు వేయడంతో సమయం ఆదా కావడంతో పాటు ఖర్చు తగ్గుతుంది. వరి చేలల్లో నాట్లు వేసే సమయంలో భాస్వరం ఎరువును వినియోగిస్తే వరి వేరును బలపరుస్తుంది. వెదజల్లి, డ్రమ్ సీడర్‌తో వరి నాట్లు వేసిన ప్రాంతంలో కలుపు నివారణకు రసాయనాలు ఉపయోగించాలి. వ్యవసాయాధికారులు సూచించిన ఎరువులు, పురుగు మందులను వినియోగిస్తే కలుపు నివారించవచ్చు. విచక్షణారహితంగా ఎరువులు, పురుగు మందుల వాడకాలను తగ్గిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు.

– సీహెచ్‌డీ విజయకుమార్, ఏఓ, అంబాజీపేట